Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 115

(Apr. 30, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 115

(Apr. 30, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 30–4–47 బుధవారం [సంచిక 115

పోష్టర్లు అంటించినందుకు 4 గురు కమ్యూనిస్టులకు శిక్ష

జబ్బల్పూరు, ఏప్రిల్ 28

జబ్బల్పూరు మునిసిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించిన పోష్టర్లు అంటించి, చట్టవిరుద్ధమని ప్రకటించబడిన సమ్మెకు ప్రోత్సాహం ఇచ్చారనే నేరారోపణ చేసి జబ్బల్పూరులో (సి. పి.) 4 గురు కమ్యూనిస్టులకు 6 నెలల చొప్పున కఠినశిక్ష విధించారు.

ఈ నలుగురు ప్రజారక్షణ చట్టం పేరిట ఇదివరకే డిటెన్యూలుగా వున్నారు.

గాంధీజీ ఢిల్లీప్రయాణం

పాట్నా, ఏప్రియల్ 28

గాంధీజీని నెహ్రూ ఢిల్లీకి ఆహ్వానించాడు. గాంధీజీ ఏప్రియల్ 30 వ తేదీ బయలుదేరి ఢిల్లీ వెడతారు.

మే 1 వ తేదీ కాంగ్రెస్ వర్కింగుకమిటీ సమావేశానికి రావలసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీజీని ఆహ్వానించాడు.

సంస్థానాల పరిపాలనలో జోక్యం తీసుకోరట

రాజ్యాంగసభలో నెహ్రూ

నరేంద్రమండలితో రాజీకి సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28

ఈరోజు రాజ్యాంగనిర్మాణసభలో పండిత నెహ్రూ సంస్థానాల కమిటీ నివేదికను ప్రవేశపెట్టగా సభ్యులు అంగీకరించారు. కార్యనిర్వాహక కమిటీకి ఇద్దరు సంస్థాన ప్రతినిధులను తీసుకున్నారు.

తర్వాత గోపాలస్వామి అయ్యంగారు యూనియన్ అధికారాల కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు. సంస్థాన ప్రతినిధులు, తగు ప్రతినిధులు లేరు కాబట్టి, తగు ప్రతినిధులు వచ్చే అవకాశం చాల తక్కువే ఉన్నప్పటికి అసలు రారని అధికారరీత్యా తెలియలేదు కాబట్టి ఈ నివేదికను ఆమోదించకుండా వాయిదావేశారు. అవసరమైతే వచ్చే సమావేశంలో అనుబంధంగా ఒక నివేదికను తయారు చెయ్యాలని కూడ నిర్ణయించారు. సభను రేపటికి వాయిదా వేశారు.

చర్చా వివరాలు

ప్రథమంలో రాజేంద్రప్రసాదు ఉపన్యసించిన తర్వాత (నిన్న పత్రికలో ఇచ్చాము) సంస్థాన ప్రతినిధుల పక్షంగా వి. యల్. మిత్ర ఉపన్యసించారు:

"వచ్చే సమావేశానికి మిగత సంస్థాన ప్రతినిధులు వస్తారని ఆశిస్తున్నాను. సంస్థానాలు భారతదేశం నుండి విడదీయరాని భాగాలు. స్వతంత్రంలో మాకూ భాగం కావాలి. చట్టనిర్మాణంలో మాకు భాగం కావాలి. బాధ్యతానిర్వహణలో తగినపాత్రను మేము నిర్వహిస్తాము."

శాంతం వహించాలట

బ్రిటిష్ పరిపాలనలో కొంత ఐక్యత వచ్చినా సంస్థానాలు కొన్ని పొత్తిగా మధ్యయుగ పద్ధతిలో ఉన్నాయనీ, ప్రజా పరమైనవికొన్ని, కానివికొన్ని ప్రభుత్వాలున్నాయని చెప్పి ఓపిక పట్టమని హితబోధించాడు. తమ నిరంకుశపాలన అలాగే ఉండినా అవినిదత్వంలోనే ఐక్యత కావాలని విచిత్రవాదం చేశాడు. "మీతోపాటు నడవాలనే ఉన్నాం. కాని నడక నింపాదిగా ఉండాలి" అని ఈ నిరంకుశ సంస్థానాలు స్వతంత్ర పురోగతికి గుదిబండగా తయారవుతాయన్న యధార్థాన్ని బయట పెట్టాడు.

యూనియన్ బలిష్ఠంగా ఉండాలని, పాకిస్థాన్ ఉండరాదని అంటూ ఏదో చెప్పగానే సభ్యులు చప్పట్లు చరచారు. పాకిస్థాన్‌పై ద్వేషంతో ఈ నిరంకుశ ప్రతినిధికి జేజేలు కొట్టడం అర్థంలేదు.

పాణిక్కర్ (బికనీర్ దివాను) మాట్లాడుతూ తమతో రాజీచేసుకున్నందుకు రాయబారకమిటీని అభినందించారు. "ఇప్పటికి రాజ్యాంగసభలో పాల్గొన్న సంస్థానాల జనాభా ఒకకోటి ఉంటుంది. ఇక పాల్గొంటామని ప్రకటించిన సంస్థానాల జనాభా కోటియాభై లక్షలుంటుంది. అంటే మొత్తం 9 కోట్ల 30 లక్షల సంస్థాన జనాభాలో దాదాపు నాలుగో వంతు జనాభాగల సంస్థానాలు రాజ్యాంగ సభలో పాల్గొంటున్నవి" అన్నాడు. [illegible]

తర్వాత జయనారాయణవ్యాస్ (జోధపూర్-ప్రజామండలి) ఇలా మాట్లాడారు.

ప్రజలమధ్య ఆటంకాలుతొలగాలి

"సంస్థాన ప్రజలను బ్రిటిష్‌ప్రభుత్వం మరచిపోయింది. తొలినుంచీ బ్రిటిష్ రాజ్యాంగ ప్రణాళికలన్నీ మమ్ము మరచిపోతున్నవి. ఈ సభలో ప్రజా ప్రతినిధులు వచ్చేట్టు ప్రయత్నించినందుకు సభ్యులకు వందనాలర్పిస్తున్నాను. సంస్థానప్రజలకూ, ఇతర భారతప్రజలకు మధ్యమున్న ఆటంకాలు పూర్తిగా శిథిలమవుతున్నవి."

నెహ్రూ ప్రసంగం

తర్వాత పండిత నెహ్రూ సంస్థానాల రాయబారకమిటీ నివేదికను సభలో ప్రవేశపెడుతూ ఇలా ఉపన్యసించారు: (ఈ నివేదికను వేరుగా ఇస్తున్నాము.)

బ్రిటిష్ ప్రణాళికను అంగీకరించాము

"నరేంద్రమండలికమిటీతో మేము సంప్రతించడంవల్ల చాల అంశాలు పరిష్కారమైనవి. మేము సంస్థానాధిపతుల అనుమానాలను, అపోహలను తొలగించదానికై తొలినుంచీ ప్రయత్నిస్తూ వచ్చాము. మేము చెప్పిన విషయాలు చాలవరకు ఈ సభలో పూర్వం చెప్పినవే. భారతదేశ రిపబ్లిక్కులో రాచరిక పద్ధతిలేని ప్రభుత్వాలుండ వచ్చునని నేను పూర్వమే చెప్పాను.

"ఇంకొకటి బ్రిటిష్ ప్రణాళికను మనం అంగీకరించి, దానిప్రకారమే పనిచేస్తున్నాము. భవిష్యత్తులో ఏం మార్పులు వస్తాయో, వాటినెలా మనం పరిష్కరించుకుంటామో మాత్రం నాకు తెలియదు.

వచ్చినారాకున్నా బలవంతంలేదు

"ఈ సభ అధికారాలెంతవరకు అన్నది ఇంకొక ప్రశ్న. యూనియన్ అధికారాలెంతవరకో బ్రిటిష్ ప్రణాళిక స్పష్టంగా నిర్ణయించింది. అందుకు చెందని ఇతర విషయాలను ఆయాయూనిట్లు నిర్ణయించుకుంటాయి. యూనియన్ అధికారాలేవో తర్వాత వేరుగా చర్చిస్తాం. ఈసభలో చేరడమూ, మానడమూ అనేది కేవలం స్వేచ్ఛాపూర్వకమైనది.

"ఈ సభలో ప్రవేశించే కొన్ని ప్రాంతాలకు కొన్ని బాధ్యతలూ, కొన్ని సౌకర్యాలు కూడ వస్తాయి. రాకూడదని నిర్ణయించుకున్న ప్రాంతాలకు అవి రెండూ ఉండవు. కాని రానివారికీ, వచ్చినవారికీ మధ్య పెద్ద అఖాతం ఏర్పడటం మాత్రం తప్పదు.

రాజులు ఉండవచ్చునట

"రాజులు ఉండడం వ్యక్తిగతముగా నా కిష్టంలేదు. ఈ రోజుల్లో రాచరిక పద్ధతి ప్రజాభిమతం కాదు. దానిరోజులు ముగిసిపోతున్నవి. కాని ఈ విషయంలో నా అభిప్రాయాలకు పెద్ద ప్రాముఖ్యత లేదు.

ఈసభ వాంఛితమేది అనేదే ప్రధానం. సంస్థానాల అంతరంగిక కోము అని పూర్వమే స్పష్టపరిచాం. అక్కడి పరిస్థితులను నిర్ణయించవలసినవారు సంస్థానప్రజలు. ఆవిషయము ఈసభలోరాదు. యూనియన్ సమస్యలు, ప్రధానహక్కులు మొదలైనవే మేము చర్చిస్తాము.

సరిహద్దులలో మార్పులు తప్పవు

"సరిహద్దులలో కొన్ని మార్పులు చేసుకోకతప్పదు. కాని, అది కేవలం సంస్థానాల సమస్యకాదు. చిన్న చిన్న ప్రాంతాలు వేరు వేరుగ ఏర్పడడం సరికాదు. రాష్ట్రాల విభజన సమస్యకూడా రాకతప్పదు. బెంగాలు, పంజాబురాష్ట్ర విభజనను గూర్చి చర్చలు బహిరంగంగా సాగుతున్నవి.

"సంస్థాన ప్రతినిధులు 93 గ్గురని, ఏయే సంస్థానానికి ఎంతమందిని పంపాలన్న విషయమై త్వరలో సమాధానం కుదిరింది.

రాజీ ఏర్పడింతర్వాత దానిని అమలు జరపడంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏ గ్రూపులో తమ్ము చేరుస్తారో ఆ గ్రూపు ఏర్పడేవరకు ప్రతినిధులను పంపమని కొన్ని సంస్థానాలు అంటున్నవి. ఇవన్నీ త్వరలో పరిష్కారం కాగలవు.

ప్రత్యేకహామీలేవీ ఉండవు

"దేశంలో నేడు విచ్ఛిన్నకరశక్తులు పని చేస్తున్నవి. ఆవేశాలు, అసూయలు పెచ్చు పెరిగినవి. వీనికిలోనై 'ఆశయాన్ని' మనం వదలివేయరాదు. వాస్తవిక దృష్టితో మనం పనిచేయాలి. రాయబారకమిటీ ఇదే దృష్టితో పనిచేసింది.

"ప్రత్యేక హామీలేవీ వుండవు. ఈ సభ ఇచ్చే వాగ్దానం స్వతంత్రాన్ని గూర్చిమాత్రమే. అది కూడా భారతీయుల శక్తిసామర్థ్యాలపై ఆధారపడివుంటుంది. సక్రమ మార్గంలో నెళ్ళకపోతే ఇదంతా కూలిపోవచ్చును. ఇన్నాళ్ళూ మనం పోరాటం ఏ హామీమీద ఆధారపడి సాగించాము? మనమేవో కలలు గన్నాము. మనమనుకున్న రీతిగా ఆశయసిద్ధి కావచ్చు, లేదామరొక రీతిగాకావచ్చు. దీనికి మాత్రం హామీ ఏముంది? మనకు బాధలు తప్పవన్నదొక్కటే హామీ. భవిష్యత్తును మన మెలాగైనా ఎదుర్కొంటాం.

"రాజులుకూడ స్వతంత్ర భారతంలో, స్వతంత్ర పౌరులమనిపించుకుంటే బాగునని భావించుకొనేకాలం త్వరలోనే వస్తుంది. స్వతంత్రాన్ని సాధిస్తామని ఆశిస్తున్నాము. అందులో మీరూ చేరమంటున్నాము. ఉన్న సంగతేదో మా కమిటీ పక్షంగా చెప్పాము. దాచుకోవలసినదేమీలేదు."

11 గురు ఎన్నుకొనబడినవారు, 5 గురు నామినేటెడ్ సభ్యులు

ఈరోజు సభలో ప్రవేశించిన సంస్థాన ప్రతినిధులలో ఎన్నుకొనబడిన వారెంతమంది, నామినేట్ చేయబడిన వారెందరు అని కమ్యూనిస్టు ప్రతినిధి సోమనాథలహరి ప్రశ్నించాడు. 11 గురు ఎన్నుకోబడినవారని, 5 గురు నామినేట్ చేయబడినవారని రాజెన్‌బాబు సమాధానమిచ్చాడు.

నెహ్రూ తీర్మానాన్ని సభవారు అంగీకరించారు.

యూనియన్ అధికారాలు

తర్వాత గోపాలస్వామి అయ్యంగార్, యూనియన్ అధికారాలకమిటీ నివేదికను ప్రవేశపెడుతూ (ఈ నివేదికను వేరుగా ఇస్తున్నాము) ఇలా ఉపన్యసించారు:

"ఈ నివేదికను జాగ్రత్తగా సభ్యులు పరిశీలించాలి. మా కమిటీ పూర్తిగా బ్రిటిష్ ప్రణాళికపెట్టిన హద్దులకు లోబడే పని చేయాలి. ఇప్పుడు మనసభలో తగుసభ్యులు లేరు. వారు వచ్చే అవకాశమే ఉంటే ఈ నివేదికపై చర్చను వాయిదావేయడంమంచిది. వచ్చే సమావేశంనాటికి వారు వస్తారో,రారో ఖచ్చితంగా తెలిపోతుంది. కాబట్టి ఈసమావేశంలో ఈ నివేదికను అంగీకరించవలసిన [illegible]

ఉపసంఘాల నివేదికలు

యూనియన్ అధికారాల నిర్వచనం

సంస్థానాల రాజీ రాయబారాల సంగతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28

సంస్థానాధీశుల రాయబార సంఘంతో చర్చించేటందుకై రాజ్యాంగసభ నియమించిన సంస్థానాల కమిటీ రిపోర్టు పండిట్ నెహ్రూ నేటిపుదయం రాజ్యాంగసభ ముందుపెట్టారు.

"సంస్థానాధీశుల ప్రతినిధులతో ఫిబ్రవరి 8, 9 తేదీలలో మొదటి పర్యాయం మాట్లాడాం. పెద్దసంస్థానాలు రాజ్యాంగ సభలో చేరలేకపోవడంలేదనీ, జనవరి 20 నాడు నరేంద్రమండలి చేసిన తీర్మానంలో కోరిన విషయాలు స్పష్టం అయితేగాని వారు రాజ్యాంగసభలో చేరడం సమస్యతేలదనీ చెప్పారు.

(సంస్థానాల అంతరంగిక సమస్యలలో పైవారికి జోక్యం వుండరాదనీ, సార్వభౌమాధికారాలు యూనియనుకు చెందక సంస్థానాధీశులకే చెందుతవనీ ఆ సభలో తీర్మానించారు – సం.)

"ఆ సమస్యలలో హెచ్చుభాగం సంస్థానాలతో సహా రాజ్యాంగసభ సమావేశం అయి చర్చించవలసినవేనని మేముచెప్పాము. వానినిగురించి అధికారయుక్తంగా చర్చించే అధికారం లేక పోయినా వ్యక్తిగతంగా, స్నేహపూర్వకంగా చర్చించి, సంస్థానాధీశులకున్న సందేహాలను పోగొట్టుకోవచ్చునని చెప్పాము.

"చర్చలలో దిగువ సంగతులు స్పష్టపరిచాము.

సంస్థానాధీశులకు హామీ

"మంత్రివర్గరాయబారుల ప్రణాళికప్రకారం రాజ్యాంగసభలో ఇష్టముంటేనే చేరవచ్చునని నా అభిప్రాయంగా తెలిపాను. సంస్థానాలలో రాజులపాలన వుండడానికి ఏమాత్రం అభ్యంతరములేదని చెప్పాము. దానికి శ్రీ [illegible] పోము అని విస్పష్టంగా చెప్పాము. ఇంక భూభాగాల, సరిహద్దుల సవరణలనుగురించి రాజ్యాంగసభ తీర్మానించినప్పుడు సంస్థానాల నుద్దేశించి చేయలేదన్నాము. ఆర్థిక సమస్యలమీద, ప్రభుత్వ నిర్వహణ సౌకర్యాన్ని పురస్కరించుకొని భూభాగాలమార్పు అవసరమైతే రెండు పక్షాలవారు సంప్రదించి నిర్ణయించుకోవలసిందేగాని, పైవారు నెత్తినరుద్దరని చెప్పాము. ప్రస్తుతంలో అటువంటి పూనికలేవన్నాము.

"సంస్థానాలకు రాజ్యాంగసభలో చేరడానికి, దూరంగా వుండడానికి హక్కుందనీ, వారు ఏ దశలోనైనా చర్చలలో పాల్గొనడానికి ఆటంకం వుండదనీ, నిర్బంధం లేదనీ చెప్పాము.

"కేంద్రానికిచ్చినవి తప్ప మిగతా అధికారాలు, విషయాలు సంస్థానాధీశుల చేతులలోనే వుంటాయనే మంత్రివర్గ ప్రణాళికను పూర్తిగా అంగీకరించామనిచెప్పాం. నరేంద్రమండలిలో లేని సంస్థానాధీశులతోను, మాతో చర్చించదలచుకొన్న సంస్థానాధిపతుల ప్రతినిధులతోను చర్చించకూడదన్న విషయాన్ని మాత్రం అంగీకరించజాలమన్నాము.

"ఈవిషయాలు నిరూపించినాక మాకమిటీ నప్పచెప్పిన రెండు సమస్యలూ చర్చ ప్రారంభించాం. ప్రాథమికచర్చల అనంతరము సంస్థానాధీశులకు నిర్ణయించబడిన 93 స్థానాలను పంచడంవిషయంలో రాజ్యాంగ సభ కార్యదర్శులు, నరేంద్రమండలి కార్యదర్శులు చర్చించి ఆ సలహాలను మార్చి 1న జరిగే మా రెండు కమిటీలసమావేశానికి అందచేయాలని నిర్ణయించాం.

"ఈలోపున బరోడా రాజ్యాంగసభలో చేరుతానని సభానికి రాయబారం పంపింది. వారికి 3 ప్రతినిధులను పంపమనీ, ఆ ప్రతినిధులు సంస్థాన శాసనసభ ప్రతినిధులమంది ఎన్నుకోబడాలనీ చెప్పాం.

"మరల మా రెండుకమిటీలు మార్చి 1న సమావేశమైనాయి. మే 16 నాటి ప్రభుత్వ ప్రకటన రాజ్యాంగసభలో సంస్థానాధీశులు చేరడానికి ఆటంకం కలిగించడంలేదనీ ఫిబ్రవరి 20 ప్రకటనవలన కలిగిన నూతన పరిస్థితులనుగమనించి రాజ్యాంగసభ ఏర్పరిచే యూనియన్ అధికారాల కమిటీ, ప్రాథమిక హక్కులసలహాసంఘం మొదలగువానిలో సహకరించమని కోరాము. కాని నరేంద్రమండలి నిర్ణయించనిదే తాము అవని చేయలేమవారు నిరాకరించారు.

ప్రజల స్థానాలకు దిగలేత

"తర్వాత రాజ్యాంగసభకు ప్రతినిధి నెన్నుకొనడం విషయమై చర్చించాం. ఉభయులమూ ఈ దిగువ అంగీకారానికి వచ్చాము. మొత్తం 50 మందికి తక్కువగాకుండా సంస్థాన ప్రజాప్రతినిధులు ఎన్నుకొనబడాలనీ, వారిని సంస్థానాలలో ఇప్పుడు శాసనసభలుగాని, అవిలేనిచోట మరి విధంగాగాని ఎన్నుకొనాలని నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని సంస్థానాధీశుల సభ ఏప్రిల్ 2 నాడు ఆమోదించింది. కాశ్మీర్, హైదరాబాదులలో జరిగిన ఎన్నికలను ప్రజలు బహిష్కరించడంచేత అక్కడినుంచి ప్రతినిధులను ఎన్నుకొనడానికి కొత్త నిర్ణయం జరగాలని చెప్పాము. ఆ విషయం ఆ సంస్థానాలకు తెలుపుతామని వారు చెప్పారు.

"తర్వాత బరోడా, జయపూరు, జోధపూర్, రీవా, కొచ్చిన్, బికనీర్లు రాజ్యాంగసభలో చేరనిర్ణయించి ప్రతినిధులను ఎన్నుకొన్నారు. పాటియాలా, ఉదయపూర్, గ్వాలియర్ ప్రభువులు కూడా రాజ్యాంగసభలో చేరుతామన్నారు. "వారిని అభినందించారు.

ఈ రిపోర్టుమీద పండిట్ నెహ్రూ, మౌలానా కలాం ఆజాద్, సర్దార్ పటేల్, గోపాలస్వామి అయ్యంగారు, [illegible] సంతకాలు చేశారు. [illegible]

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

కష్టజీవులంతా గాజుల్లంక పోరాటాన్ని బలపర్చాలి

కాల్పులపట్ల కార్మిక నాయకుల నిరసన రాష్ట్రమంతటా సభలు, ప్రదర్శనలు

కాకినాడ, ఏప్రిల్ 28

తూర్పు గోదావరిజిల్లా ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ అధ్యక్ష కార్యదర్శులు జి. యస్. బాలాజీదాసు, చెలగెళ్ళ సీతారామయ్యగారిలా ప్రకటిస్తున్నారు:

"కృష్ణాజిల్లా గాజుల్లంకలో రైతులపై పోలీసుకాల్పులు జరిగాయన్నవార్త జిల్లాలో కార్మికవర్గాన్ని కదలించివైచింది.

"కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో కష్టించే కార్మిక, కర్షకులకు కడుపునిండా తిండికోరడం చట్టవ్యతిరేకం అయిపోయింది. అధికారంలోకివచ్చి సంవత్సరము పూర్తి కాలేదు. రాష్ట్రమొత్తంమీద, వందలకొలది ప్రజాసేవకులపై తీవ్రనిర్బంధాలు, కష్టజీవులైన పేద ప్రజాసామాన్యంపై పోలీసు కాల్పులు, లాఠీచార్జీలు మామూలైనాయి.

"రైతాంగం, కార్మికవర్గం యెడల కాంగ్రెసుప్రభుత్వం అవలంబించే వైఖరి విదేశ ప్రభుత్వమునకిని మించిపోతున్నది జమీందారీ విధానం ఎట్టినష్టపరిహారము లేకుండా రద్దుచేయటానికి కాలయాపన చేయటమే గాజుల్లంక చిత్రవధలకు మూలకారణం."

"మంత్రివర్గం ఇచ్చే వేయూతలతో జమీందార్లు, భూస్వాములు పెట్టుబడిదార్ల నిరంకుశత్వం సాగిపోతూంది. కాంగ్రెస్‌మంత్రివర్గ అధికారంలోనికి వచ్చాకే పోలీసులకు పట్టపగ్గాలు లేవు. అధికార దుర్వినియోగానికి దిగుతున్నారు.

తమ స్వంత లంకలలో రెల్లును కోసుకొని బండ్లకెత్తి తోలుకుపోతున్న రైతులపై చల్లపల్లి జమీందారు ప్రోద్బలంవల్ల, కాల్పులకు కారకులైన పోలీసు ఆఫీసర్లను, జమీందారీ తొత్తులను వెంటనే అరెస్టుగావించి విచారణ ప్రారంభించాలి.

రాష్ట్ర ఎరుకలసంఘ కార్యదర్శి టెలిగ్రాం

చీరాల, ఏప్రిల్ 15

"గాజుల్లంక కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నాము. కాల్పులపై బహిరంగ విచారణ జరపాలని కోరుతున్నాము" అని మద్రాసు ప్రధానమంత్రికి ఆంధ్రరాష్ట్ర ఎరుకల మహాసంఘ ప్రధానకార్యదర్శి శ్రీ రామేశ్వరం నాగయ్య, ఆంధ్రదేశ చేనేతసంఘ కార్యదర్శి శ్రీ గౌరవరపు చంద్రమౌళిగార్లు నేడు టెలిగ్రాములు పంపారు.

పెందుర్రులో బహిరంగసభ

పెందుర్రు ఏప్రిల్ 24

బందరుతాలూకా పెందుర్రు గ్రామంలో 20 వ తేదీన గాజుల్లంక కాల్పులను విరసిస్తూ బహిరంగసభ జరిగింది. వరకు వెయ్యిమంది ప్రజలు వచ్చి మృతవీరుల ...

వారిని శిక్షించాలనీ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతములలో జమీందార్లకూ, రైతులకూ జరుగుచున్న పోరాటములలో ప్రభుత్వం రైతుల హక్కులను గుర్తించాలనీ, కేసులను ఎత్తివేయాలనీ, జమీందారీ విధానమును రద్దు చేయాలనీ తీర్మానించారు.

ఇంకా యీ క్రింది గ్రామాల్లో బహిరంగ సభలు, తీర్మానాలు జరిగాయి.

కట్లపెనుమర్రు, బందరు, సుకర్లాబాదు, కంచుమర్రు, పడమట (బాలసంఘ సభ), నిమ్మగడ్డ పందలపాక, వెల్లటూరు, రామిగానిపల్లె.

ఈ క్రిందివారు ప్రకటనలు పంపారు.

ఏలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి శ్రీ కటిచి పెదకాశి, తాలూకా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ అన్నే వెంకటేశ్వరరావు; తాలూకా మహిళాసంఘ ఆర్గనైజరు శ్రీమతి అన్నే అనసూయ, అమలాపురం తాలూకా యువజనసంఘ కార్యదర్శి శ్రీ వందూరి సుబ్బారావు, బెజవాడ తాలూకా యువజనసంఘ కార్యదర్శి శ్రీ నీరవు అప్పారావు, గుంటూరుజిల్లా యువజనసంఘ కార్యవర్గ సభ్యుడు శ్రీ పమిడిముక్కల రామయ్య, దెంటపాళ్ళ గ్రామ యువజనసంఘ కార్యదర్శి కె. రామారావు, బెజవాడతాలూకా వ్యవసాయ కూలీసంఘ కార్యదర్శి శ్రీ పోతరాజు హరిదాసుగార్లు

మృతవీరులకు స్మారక చిహ్నం

యాక్షన్‌కమిటీ నిర్ణయం

తమ కష్టార్జితంతో పార్టీకి పేదల విరాళాలు

అనంతపురం జిల్లా కమ్యూనిస్టుకమిటీ నుండి యీ క్రింది లేఖ వచ్చింది:

ఈ జిల్లాలో పార్టీఫండువసూళ్లు చురుకుగా జరుగుచున్నవి. బుక్కపట్నంలో వసూలు చాల ఆదర్శప్రాయంగా చేయుచున్నారు. పార్టీ ఆఫీసునుండి 20, 30 మంది పార్టీ సభ్యులు, సానుభూతిపరులు బయలుదేరి వార్డు వార్డుకూ, ఇంటింటికీపోయి వసూళ్ళు చేయుచున్నారు. ప్రతియింటివారిదగ్గరా డబ్బు వసూలుచేయడమే, గాకుండా, ఆ యింటి ముఖ్యులను కూడ తమతో విధి వసూళ్ళకు తీసికొనిపోవుచున్నారు. కడపటికి 150, 200 మంది గుమిగూడుతున్నారు. ఇందువెంట ఇంతవరకు జిల్లా పార్టీ ఆఫీసుకు వచ్చిన మొత్తం వసూళ్ళను పంపుతున్నాము.

ముందుప్రకటించిన మొత్తం	1520	4	0
పెనుకొండ తాలూకా			
బుక్కపట్నం	320	12	0
ఉరవకొండ	100	0	0
కాదిరి తాలూకా			
చీమలవాగుపల్లి	150	0	0
అనంతపురం తాలూకా			
అనంతపురం	3	0	0
గుడ్డాలపల్లి రైతులు	7	0	0
తిమ్మంపేట	6	0	0
ఎర్రమలం	100		
వందికొట్కూరు	75		
ఇతర గ్రామాలు	221		

13.4.47 వరకు మొత్తం వసూళ్ళు 2197 0 0

పార్టీ నా త్రాగుడు మాన్పించింది

పార్టీ నిధికి పది రూపాయలు విరాళమిస్తూ, అనకాపల్లి కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శికి ఒక పేద కార్మికుడు యీ క్రింది వ్రాశాడు:

"నేను పేదవాడిని. పదిహేను సంవత్సరాలుగా బర్మాలో కార్పెంటరుగా ... ఆరునెలలక్రితమే తిరిగివచ్చాను. ... చాలా కష్టపడ్డాను. ... ఇక్కడ 4 నెలలమంది పార్టీతో సంబంధం ఏర్పడింది. ఇప్పుడు త్రాగుడు ... మానివేశాను.

నన్ను బాగుపర్చిన పార్టీకి నా ప్రాణమైనా అర్పించడానికి సిద్ధంగావున్నాను. ... విరాళంగా యీ కొద్దిమొత్తమైన పదిరూపాయలనూ తీసుకోవలసిందిగా కోరుతున్నాను. ... బర్మాలో కూడా కమ్యూనిస్టుపార్టీ ...

ఒకనాటి వ్యతిరేకి విరాళం

గ్రామ కాంగ్రెసు కోశాధికారి విరాళం

కృష్ణా జిల్లా

పశ్చిమగోదావరి

గుంటూరుజిల్లా

నెల్లూరు జిల్లా

విశాఖ జిల్లా

తూర్పుగోదావరి

కర్నూలుజిల్లా

మజూరీల బోర్డులో ప్రాతినిధ్యం యివ్వాలి

సత్తెనపల్లి తాలూకాలో చేనేతసంఘ తీర్మానం

రాష్ట్ర కూలీసంఘ నాయకుల ఖండన

కొండపల్లిలో

వడాలిలో

నిడదవోలులో

మీందారీలలో జలాధారాలు మరమ్మతుకు రైతులే పూనుకోవాలి

గన్నవరం, ఏప్రియల్ 28

... 4 వ రైతుమహాసభ ... జరిగినది. 28 గ్రామముల 46మంది ప్రతినిధులు వచ్చారు. ... సమావేశములో యీక్రింది ... చేయబడి, రాత్రి బహిరంగ ... ఆమోదింపబడినవి. (1) ... కాల్పులకు గురియైన కుటుంబా ... పరిహారంయిచ్చి కాల్పులకు కారకులైన పోలీసులను శిక్షించాలి. (2) ప్రజా ... రద్దుచేయాలి. రైతు-కూలీలను ... తమను పీడించే జమీందారీ, పెట్టుబడిదార్లని తొలగించు కొనుటకు, వీటికి ... బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని ... చేయుటకు ప్రధానరాజకీయ పక్షాలైన ... లీగునాయకత్వాలవినాశకరపంథాను ... చేయుటకు కార్యదక్షతతో, ... వద్దతులలో ముందుకురావాలి. ... ఉత్పత్తిదార్ల సంఘాలు ... వాటిలోవున్న ప్రధాన లోప ... వనిచేయించాలి. (5) జమీందారీ విధానము ఎట్టి నష్టపరిహారంలేకుండా ... (6) జమీందారులు చెరువుల ... చేయించకపోతే రైతులే చొరవ ... గ్రామములో కొన్నులు వసూలుచేసి చెరువులు త్రవ్వించుకోడానికి పూను ... ఇంకా రైతు - కూలీ సామరస్య ... గురించి, ఉపాధ్యాయుల కోర్కెలను ... తీర్మానాలు చేయబడెను.

... బహిరంగసభ జరిగినది. ... మంది ప్రజలు హాజరయిరి. ... జిల్లా రైతుసంఘాధ్యక్షులు శ్రీకొల్లా ... గారు సభను ప్రారంభించారు. ... ఉద్యమమునకు నాయకులైన ... ప్రసాదరావుగారిని ... గాజుల్లంకలో పలుగురు ప్రాణము ...

హిందూస్థాన్ మజ్దూర్ సంఘ నిర్మాణం కార్మికోద్యమాన్ని భగ్నం చేయడానికే

పెట్టుబడిదార్ల పద్ధతిని అనసరించవద్దు

కాంగ్రెసువాదులకు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ హెచ్చరిక

బెజవాడ, ఏప్రిల్ 27

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ కార్యదర్శి మూ త క్కి రంగారావుగారిలా ప్రకటిస్తున్నారు:

సర్దార్ వల్లభాయి పటేల్ నాయకత్వాన నడుపబడుతున్న హిందూస్థాన్ మజ్దూర్ సేవక సంఘం, ప్రత్యేకకేంద్ర కార్మిక సంస్థను ఏర్పాటు చేయుటకు ఢిల్లీలో మే 3,4 తేదీలలో ఒక సమావేశాన్ని జరుపుతుందని ప్రకటింపబడింది. కాంగ్రెస్ యొక్క కార్మిక సిద్ధాంతాల ననుసరించి పనిచేస్తున్న కార్మిక సంఘాలన్నీ, ఈ ప్రత్యేకకేంద్ర సంస్థతో అనుబంధించబడాలని కూడా ప్రకటించబడ్డది.

కాంగ్రెసు కార్యదర్శి హుకుం

ఈసమావేశ విషయమై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శంకరరావుదేవుగారు,రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల కన్నిటికి సర్క్యులర్ నుపంపినారు. ఈ సర్క్యులర్‌లో కార్మికరంగంలో పని చేయుచున్న, పనిచెయ్యాలని కుతూహలమున్న, కాంగ్రెస్ వాదులను పై సమావేశంలోపాల్గొనుటకు పంపించాలని కాంగ్రెస్ కమిటీలను కోరారు.

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ 1920 నుంచి కార్మికరంగంలో ఏకైకకేంద్ర సంస్థగా పనిచేస్తూవున్నది. 7½ లక్షల కార్మిక సభ్యత్వంతో బలీయమైన కార్మికోద్యమమును నిర్మించి, ఏకోన్ముఖంగా నడుపుతున్నది. దానికి పోటీ యింకో కార్మిక సంస్థను ఏర్పాటు చేయ్యాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించడం, కార్మికోద్యమాన్ని చీల్చి, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల, దేశీయ పెట్టుబడి ...

ఈ దోపిడీ శక్తులతమ దోపిడీవిధానానికీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల పుక్యమాన్ని ఏవిధంగానయినా నాశనంచెయ్య చూస్తారు. దీనికిగాను కార్మిక సంఘాలలో, మొత్తం కార్మికోద్యమంలో తమ ఏజంటుల ద్వారా పోటీ సంఘాలను స్థాపింపచేసి, చీలికలను కలిగించేందుకు కృషి చేస్తారు.

సామ్రాజ్యవాదుల పీటంట్లయినరాయిస్టులు లోగడ పోటీ కార్మికసంస్థను ఏర్పాటుచేసినట్లుగా, కాంగ్రెస్‌నాయకులు కార్మికసంస్థను ఏర్పాటుచెయ్యాలి అనుకోవడం కార్మికోద్యమాన్ని పోటీసంఘాలద్వారా మతకలహాల ద్వారా, నాశనముచెయ్య చూస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యవాదుల, ఇతర పెట్టుబడిదారుల కుటిల వుద్దేశాలకు పూర్తితోడ్పాటు ఇవ్వటం తప్ప మరేమీకాదు. తాము నడపవలసిన స్వాతంత్ర్య పోరాటంలో ఒక బలమైన భాగమగు కార్మికవర్గాన్ని, ఐక్యతాపంథామీద నడుపుతూ, ఈ దోపిడీవర్గాలవారిని లొంగతీసి, కార్మికులహక్కులను అంగీకరింపచేయవలసిందిపోయి, కాంగ్రెస్‌నాయకులు కార్మికులను వారి క్రూరకృత్యానికి అప్పగించి, వారి దోపిడీని ప్రోత్సహించినవారవుతారు. స్వాతంత్ర్య వుద్యమానికీ, దానికి తోడ్పడు ప్రజావుద్యమాలకు బద్ధవైరులైన యీ వర్గాలకు పూర్తిగా లొంగిపోయి, వీరికి తోడ్పడినవారవుతారు.

భారత పెట్టుబడిదారీ వర్గానికి చెందిన బిర్లా, టాటాలు హిందూస్థాన్ మజ్దూర్ సేవక్ సంఘానికి లక్షలకొలదీ విరాళాలను యివ్వటంలో వీరి సరళాన్ని ...

కాంగ్రెసు సంస్థ అవసరంకాదు

మునగాల జమీందారు అక్రమ చర్యలు

పరగణా రైతుల తీర్మానాలు

కొల్లేటి ప్రాంతంలో ... రైతుల కష్టాలు

50 వేల రూపాయల నూలు పట్టుబడింది

రాయదుర్గం మాస్టరువీవర్లకు పరాభవం

రాయదుర్గం, ఏప్రిల్ 24

రాయదుర్గంలో దాదాపు 2500 మగ్గాలు వున్నాయి. వీటిలో ఎక్కువగా లోగను మగ్గాలు మాస్టరువీవర్లు పుంచుకొని మాలు బ్లాకుమార్కెట్టులో అమ్ముకొంటూ కూలీ వీవర్లను తొలగించుతున్నారు. వీరికి యారన్ డీలర్లు మద్దతు ఇస్తున్నారు.

అకస్మికంగా జిల్లా కలెక్టరు కె. యన్. అనంతరామనుగారు, బళ్ళారి ఐ. ఎ. టి. పి. చేనేత కార్మిక నాయకుడు విప్పాలిగార్లు మాస్టరువీవర్ల ఇండ్లు సోదాచేయగా దాదాపు 500 లోగను మగ్గాలు బయటపడినవి. 50 వేలరూపాయలనూలు వంటఇంటిలో పెరటిలో దాచినది పట్టుబడినది. దీనితోపాటు అక్కడక్కడా సారాయి సీసాలు, దాచిన ధాన్యం కూడా దొరికినవి.

22 తారీకున బహిరంగంగా 8000 వేలమంది ప్రజల యెదుట ప్రతిమాస్టరువీవరునూ బహిరంగంగా విచారించి, ప్రజలను తన అవినీతిచేత యేలా బాధ పెట్టుచున్నాడో చూపాడు. యారన్‌డీలర్లుచేసే దుండగాలను అందరి ఎదుటా విచారించి బాగా చీవాట్లు పెట్టారు. 19 ప్రాసిక్యూషన్లు చేయబడినవి.

రాయదుర్గం కాంగ్రెసువాది, వకీలు నాగభూషణం మాస్టరువీవర్ల పక్షంగా కలెక్టరును కనికరించమని అడుగగా, కలెక్టరుగారు "ప్రజల రక్తాన్ని పీల్చేవాండ్లను నేను కనికరించను. న్యాయంగా నీకిని 2 ఏండ్లు జైలుకు పంపవలెను. కాని, ఇప్పటికి జరిమానా విధించెదను" అని చెప్పిరి.

దీనివల్ల మాస్టరువీవర్లు వీవర్లను పిలచి వారికొర్దులు యిచ్చివేయుచున్నారు.

పి. డబ్ల్యూ. ఇన్స్పెక్టరు లంచగొండితనం

రైల్వేఅధికారుల లాలూచీ

రాష్ట్రంలో పలుచోట్ల అగ్నిప్రమాదాలు

మన రాష్ట్రంలో పలుచోట్ల విరివిగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నవి. ప్రజలకు అపారమైన నష్టం కలుగుతున్నది. ఎండలు ముదిరినకొద్దీ యీ ప్రమాదాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వీటివల్ల ఎక్కువగా నష్టపోయేది పేదలైన రైతు కూలీలు. ప్రతి వస్తువుధర విపరీతంగా పెరిగిపోయిన యీ రోజుల్లో, ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఎంతో జాగ్రత్తపడాలి. అగ్ని ప్రమాదాలు రాకుండా అపడానికి, వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి 16-3-47 'ప్రజాశక్తి'లో ఆంధ్రరాష్ట్ర యువజనసంఘం చక్కని సూచన లిచ్చింది. ఆ వ్యాసాన్ని చదివి ప్రమాదం సంభవించినప్పుడు ఆసూచనలను ఆచరణలో పెట్టాలి.

ప్రస్తుతం ప్రభుత్వ అగ్నిమాపకదళోద్యోగులు, యితర సిరంకుశోద్యోగులవలెనే, బాధ్యతగా పనిచేయుడంలేదు. ఈ ప్రమాదాలు ప్రజలు ఆస్తిపాస్తులకు ప్రాణాలకూ సంబంధించినవని గుర్తించి బాధ్యతగా పని చేయాలి. నష్టపడినవారు ఇల్లువేసుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయాలి. (సం)

మొగల్రాజపురంలో

మొగల్రాజపురం, ఏప్రిల్ 26

మొన్న కాట్రగడ్డ రఘురామయ్యగారి పదివేల రూపాయల ఖరీదు చేసే రెండు పెద్ద వరిగడ్డి, ఎండు చొప్పవాములు తగులబడి పోయినవి. బెజవాడ ఫైర్ ఫైటింగ్ సర్వీసు వుద్యోగులు. జాగుచెయ్యకుండా పనిచేస్తే,చాలభాగం రక్షించేఅవకాశంవుండేది.

తెనాలిలో కార్మికులకు నష్టం

తెనాలి, ఏప్రిల్ 26

నేటి మధ్యాహ్నం 12½ గంటలకేల తెనాలి ఇస్లాంపేటలో సుమారు 150 కుటుంబాలు నివసించే పూరియిండ్లు 60 దాకా అగ్ని ...

మాలపల్లి దగ్గమైంది

హరిజనులకు నష్టం

హరిజన హాస్టలు తగుల బెట్టారు

ఎంపైర్‌స్టోర్సు మారీసుపేట తెనాలి

నైజాం కమ్యూనిస్టుసభ్యుల రాజీనామా ఆంతర్యం

జన్మభూమి అబద్ధప్రచారానికి జవాబు

నైజాం కమ్యూనిస్టుకమిటీ ఇలా ప్రకటించు తోంది:

ఏప్రిల్ 23 వ తేదీ 'జన్మభూమి' పత్రికలో, 16 మంది పార్టీ కార్యకర్తలు రాజీనామా ఇచ్చినట్లు ఒకవార్త పడింది. దేవళ్ల కామనాధంగారు కూడ రాజీనామా ఇచ్చినట్లు పడింది. ఇది శుద్ధాబద్ధం. మొత్తం ఎనిమిది మంది మాత్రమే రాజీనామాలిచ్చారు. వీరు:

(1) పెరవలి వెంకటరమణయ్య (2) పెండ్యాల సత్యనారాయణ (3) కె. లక్ష్మీనరసింహారావు (4) వేదనూరి జగన్నాధరావు (5) సర్వా దుర్గాప్రసాదరావు (6) గంధి మల్లికార్జునరావు (7) దాశరధి కృష్ణమాచారి (8) రాజారాం.

వీరిలో దుర్గాప్రసాదుగారు తమ రాజీనామా ఉపసంహరించుకొన్నారు. వారి ప్రకటన క్రింద ప్రచురించుతున్నాం.

దాశరధి కృష్ణమాచారి రాజాధాంగారణ అనారోగ్య కారణాలవల్ల, పనిచేయలేమని, తాము సానుభూతిపరులుగా వుంటామని తెలియజేశారు.

రాత్రి 12 గంటలవేళ ఆచారిగారిని, తన స్నేహితులను చూపవలసిందని ఊరంతా త్రిప్పారు. కాని ఎవరూ దొరకలేదు. 25 ఉదయాన తెల్లవారలో తిప్పారు. తిరిగి 26 న జగ్గయ్యపేట తీసుకువచ్చి సూర్యాపేట తీసుకు వెళ్ళారు.

బ్రిటిష్ ఆంధ్ర ప్రాంతంలో నైజాం ప్రభుత్వం నిరాఘాటంగా అరెస్టులు సాగించుతూ, దౌర్జన్యాలు సాగించుతూంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోవడం అమానుషం. పైగా బ్రిటిష్ పోలీసులు పూర్తిగా ఇందుకు తోడ్పడుతుంటే మెదలకుండా కూర్చోవడం ఘోరం. ఆంధ్ర ప్రజానీకం అంతా తమ తెలంగాణా సోదరులకు జరిగే ఈ అన్యాయంపై తీవ్రంగా ఆందోళన చేయాలి.

దుర్గాప్రసాదరావుగారి లేఖ

జగ్గయ్యపేట, ఏప్రిల్ 20

గత 3 మాసములనుండి వరంగల్ జిల్లా కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమం సరిగా సాగనందున నాకు పార్టీతో సరియగు సంబంధం లేకుండా పోయినది. కాలాకా పనితో విస్తృతత ఏర్పడినది. ఈ పరిస్థితులలో శ్రీ పెరవలి వెంకటరమణయ్యగారు నాతో ప్రస్తుతం నైజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై సాగించుతున్న నిర్బంధ విధానంవల్ల కమ్యూనిస్టులు కాంగ్రెసులో చేరి దానిని బహిరంగ సంస్థగా ఉపయోగించి పనిచేస్తేనే ఉద్యమం ముందుకు పోతుందని అన్నారు. ఈ పాలసీ ఇతరత్రా వారి అభిప్రాయాలతో పార్టీ ఏకీభవించక పోవుటచే తాము రాజీనామా పెట్టి కాంగ్రెసులో చేరి పనిచేయ నిశ్చయించుకున్నానని అన్నారు. కాని పార్టీ వ్యతిరేక పంథా అవలంబించనని చెప్పినారు. పై కమిటీలతో సంబంధంలేక సరియైన మార్గం తెలియకున్న పరిస్థితులలో పార్టీనుండి రాజీనామా పెట్టి కాంగ్రెసులో చేరి పనిచేయాలని అనుకున్నాను.

కాని రమణయ్యగారు వివిధపార్టీసభ్యుల వద్ద వివిధ వివాదాలు ప్రచారంచేసి, వారిచే రాజీనామా పెట్టించి కమ్యూనిస్టుపార్టీని బలహీనపరుచుటయే ప్రధానంగా పెట్టుకున్నారు. వారి ఈ విచ్ఛిన్నకర పంథావల్ల, నాకు తరువాత తెలిసిన పరిస్థితులవల్ల, నాపై నిర్ణయం సరియైనదిగాదని, దానివల్ల పార్టీకి, దేశానికి నష్టమని భావిస్తున్నాను.

"అందుచే నేను వెనుకటివలె పార్టీకార్యక్రమం ప్రకారం ప్రజాసేవచేయ నిశ్చయించుకున్నాను.

సర్వా దుర్గాప్రసాదరావు.
జగ్గయ్యపేట 20—4—47.

బ్రిటిషాంధ్రలో నైజాంవాసి అరెస్టు

జగ్గయ్యపేట, ఏప్రిల్ 27

నల్లగొండజిల్లాలో మిలిటరీ దాడులు జరుగుచున్న సందర్భంలో ఇచటికివచ్చి, జగ్గయ్యపేటలో కంచసేవల్లి గ్రామనివాసి విశ్వనాథాచారిగారిని 24వ తేదీ రాత్రి 8 గంటలవేళలకు అరెస్టుచేశారు. నల్లగొండ సి. ఐ. డి, సబ్ ఇన్స్పెక్టర్, మరిద్దరూ అరెస్టుచేసి జగ్గయ్యపేట పోలీసు ఇన్స్పెక్టరుకు అప్పగించారు. ఆరాత్రి ఊరంతా, ఆయన స్నేహితులను చూపించకపోతే కొడతామని, చంపుతామని బెదిరించారు.

ఫాసిస్టు స్పెయిన్‌లో అమెరికా మిలిటరీ కేంద్రాలు

మాస్కో, ఏప్రియల్ 26

ఫాసిస్టుస్పెయిన్‌లో అమెరికా అనేక మిలిటరీ కేంద్రాలను నిర్మించుకుంటూందని బలమయిన వదంతులున్నట్లు ఒకహాలెండు పత్రిక ప్రకటించింది. ఈవార్తను మాస్కో రేడియో ప్రసారించింది.

మాడ్రిడ్, బార్సిలోనా, బిల్బావో, వాలెన్షియా, సెవిల్లా మొదలైన ముఖ్యనగరాలన్నిటివద్దా, అమెరికా పద్ధతుల్లో పెద్దపెద్ద విమాన కేంద్రాలు నిర్మించబడ్డాయని మాస్కో రేడియో తెలిపింది. యుద్ధ విమానాలూ, మిలిటరీ మోటారుకార్లు, లారీలు, శత్రు విమానాలను పడగొట్టడానికి ఉపయోగపడే రాడార్ యంత్రాలూ, ఉత్తరాఫ్రికా నుండి స్పెయిన్‌కు చేరుతున్నాయని ఈ ప్రకటన తెలిపింది.

ఉత్తరాఫ్రికాలోని మిత్రరాజ్య మిలిటరీ నిలవల్లో నుంచి ఈ సప్లయి జరుగుతూంది.

తమ వాంఛను ఇతరు[లపై] రుద్దడానికి ప్రయత్నించ[...]

మాస్కో సమావేశంలో బ్రిటన్, అమె[రికా] ప్రవర్తనపై 'ఇజ్వెస్తియా' వ్యాఖ్య[...]

మాస్కో, ఏప్రిల్ 27

మాస్కోలో జరిగిన విదేశాంగమంత్రుల సభలో చాల ముఖ్యమైన నిర్ణయాలుకొన్ని జరిగాయనీ, శాంతియుత జర్మన్ రాజ్యాంగ నిర్మాణానికి అదొక పునాది రాయి అనీ సోవియటు ప్రభుత్వ పత్రిక 'ఇజ్వెస్తియా' ఈవేళ వ్యాఖ్యానించింది.

"లోగడ క్రిమియా, పోట్సుడాం సమావేశాల్లో అగ్రరాజ్యాలుచేసిన సమిష్టి నిర్ణయాలను రద్దుచేయడానికి కొందరు ప్రతినిధులు ప్రయత్నించారు. ముఖ్యంగా అమెరికా ప్రతినిధివర్గమూ, కొంతవరకు బ్రిటిష్ ప్రతినిధులూ ఈ ప్రయత్నాలు చేశారు.

"ఇదివరకు ఏ రాజకీయ సంప్రతింల్లోనూ ఇంత ప్రధాన సమస్యలనూ, చిక్కు సమస్యలనూ చర్చించలేదు; పరిష్కరించలేదు. కాబట్టి, ఇవి ఇప్పుడు త్వరగా పరిష్కారం కావాలంటే సాధ్యంకాదు.

"ప్రధాన సమస్యలన్నీ ఒక్క సమావేశంలోనే పరిష్కారం కాలేకపోవడం సహజమే" అని 'ఇజ్వెస్తియా' రాసింది.

బ్రిటన్ అమెరికా ప్రతినిధుల ప్రవర్తన

"మాస్కోసమావేశం ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనకారి అయేదే. కాని, కొంతమంది ప్రతినిధులు, ఇదివరకే జరిగిన నిర్ణయాలను తుడిచివేసి, ఆ అంశాలన్నిటినీ తిరిగి చర్చకుతేవాలని ప్రయత్నం [...] జరుగలేదు. జర్మనీ విషయంలో క్రిమియా, పోట్సుడాం నిర్ణయాలనుతప్పనిసరిగా అమలు జరపాలి అన్న సమస్యమీదనే ముఖ్యంగా అభిప్రాయభేదాలు కలిగాయి. అగ్రరాజ్యాలు సమిష్టిగా చేసిన ఈ నిర్ణయాలను తుచ తప్పకుండా అమలుజరపాలి అని సోవియటు ప్రతినిధులు పట్టుబట్టారు. వాటిని రద్దు చేయడానికి అమెరికా బ్రిటనులుచేసిన ప్రయత్నాలను ప్రతిఘటించారు.

"అంతేకాదు. సమిష్టి నిర్ణయపద్ధతి విసర్జించి, అమెరికా, బ్రిటనులు, సహజ సామ్రాజ్యవాద ధోరణిలో, తమకు తోచిన నిర్ణయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించాయి," అని 'ఇజ్వెస్తియా' తూర్పార బట్టింది.

కూడా కొంత యుద్ధనష్టపరిహారం దానిని సోవియటు కోరింది. జర్మనీనికాకట్టు పెట్టడమవుతుంది [...] సాగించడంకోసం అదనపు పెట్టుబడి అవసరమవుతుంది. [...] జర్మన్ ఆర్థికజీవితం చిటికిపోయి నియంతృత్వ స్థాపనకు దారితీస్తుంది అన్నాడు. బ్రిటన్, అమెరికా దారులు వదమటే జర్మనీ చేజిక్కించుకొని, అక్కడి [...] దోచుకుంటున్నారో మార్షల్‌[...]

రాజీ కుదిరేవరకు [...]

"ఈ సమావేశం [...] పోవచ్చునని, అయినప్పటికి [...]పై కూడా రాజీకి అవకాశ[ం ఉందని] స్టాలిన్ నాతో చెప్పారు. [...] ఓపికపట్టాలన్నారు. దీనివిధ [...] జరిగే సమావేశాల్లో సోవియ[టు వైఖరిలో] మార్పు ఉంటుందని ఆశిస్తు[న్నాను]" అని మార్షల్ అన్నాడు.

కాని, రాబోయే సమావేశ[ాల]వరకు ఓపిక మార్షలుకు కుదిరేవరకు వేచివుండదంతగా [...] పరిస్థితులకు తగినచర్యలు తీసు[కుంటాము] అన్నాడు.

పోట్సుడాం నిర్ణయాలను సమలు జరపాలని మాస్కో[లో] [...] విషపచారమంటూ [...] ఖండించాడు.

ఈ సమావేశంలో అందరి [...] స్పష్టంగా తెలిసినదనీ, రాబోయే [...] ఎవరిపట్ల యెలా ప్రవర్తించవల[సి] అవసరముందని అన్నాడు.

"ఇట్టి అంగీకారంకోసం [...] [...] వదిలివేయకూడదు" అని అమెరికా తన వైఖరి మార్చుకోద[లచలే]దు.

ఆంగ్లో అమెరికన్ కూ[టమి] మంచికేనట

జర్మనీ రాజ్యాంగ నిర్మాణ[ం] గురించి మాట్లాడుతూ ఇలా అన్నా[డు]:

"బలమయిన కేంద్రప్రభుత్వ[ం] కావాలని సోవియటు కోరడం [...] అలా జరిగితే నాజీ ప్రభుత్వం మరొకటి వస్తుంది. అందుకే అమెరికాయి అనూచానమవ్యతిరేకి [...] కేంద్ర ప్రజాప్రభుత్వం ఏర్పడితే [...] ఇటా ప్రజాతంత్ర పునర్నిర్మాణం [జరుగ]తుంది. తమ పలుకుబడికిందనున్న [...] తాను నిర్మించిన ప్రస్తుత నిరోధక వ్యవస్థ [...] మార్షల్ ఇలా కప్పి[పుచ్చుకొన్నా]డు.

బ్రిటన్ అమెరికా ఆక్రమిత ప్రా[ంతాల]ను [...]గా నిర్మించడాన్ని గురిం[చి] [...] "జర్మనీని ఆర్థికంగా ఏ[...] చేయాలని పోట్సుడాం నిర్ణయాల్లో [...] దాని ప్రకారం, సంతృప్తికరమైన [...]లపై సోవియటుకు కూడా మాకోవ[...] మన్నాం. సోవియటు చేరలేదు. దేశమంతటా కాకపోయినా, మా ప్రా[ంతా]నయినా పోట్సుడాం నిర్ణయాన్ని జరపడం కోసం ఈ కూటమి నిర్మిం[చాం]. అని ఈ సామ్రాజ్యవాది, పోట్సుడా[ం నిర్ణ]యాలపట్ల ఎక్కడలేనిభక్తిని ఒలకబో[శాడు].

అలా అంటూనే పోలెండు పశ్చిమ హద్దులను గురించీ, జర్మనీలోని ఉత్పత్తినుండి యుద్ధనష్టపరిహారాన్ని [...]దము గురించీ జరిగిన పోట్సుడాం [నిర్ణయా]లను ఖండించాడు.

(1 వ పేజీ తరువాయి)

యూనియన్ అధికారాల కమిటీ నివేదిక

రాజ్యాంగసభలో గోపాలస్వామిఅయ్యంగారు ప్రవేశపెట్టిన యూనియన్ అధికారాల కమిటీ నివేదికలోని అంశాలను ఈ క్రింద ఇస్తున్నాము.

"బ్రిటిష్ ప్రణాళికలో యూనియన్ క్రింద రక్షణ, విదేశాంగ, రవాణాశాఖలు ఉండాలని నిర్ణయించారు. అందులో ఈ క్రిందివి చేరుతాయని మా అభిప్రాయం.

రక్షణ శాఖ

"రక్షణలో యూనియన్, రాష్ట్ర రక్షణ, అందుకుతగిన సన్నాహాలు, యుద్ధనిర్వహణ కార్యాలు, తర్వాత సేనను తొలగించడం. అంతేకాక ఈ క్రింది అంశాలుకూడ రక్షణ శాఖ క్రిందికి వస్తాయి.

(1) సైనిక, నౌకా, వైమానిక దళాల సమీకరణ, శిక్షణ, పోషణ. యూనియన్ రక్షణకై వాని వినియోగం, యూనియన్ చట్టాలు అమలుజరపడం, ముప్పు సంస్థానాలలో ఉన్న సేనలపై కంట్రోలు (2) మిలిటరీ పరిశ్రమలు, (3) నౌకా విమాన, మిలిటరీ కర్మాగారాలు (4) కంటోన్మెంటులపై పాలనాధికారాలు, (5) ఆయుధాలు, మందుగుండు సామానులు, (6) పరమాణుశక్తి, ఖనిజ సంపద.

విదేశాంగశాఖ

"విదేశాంగ శాఖలో ఈ క్రింది అంశాలు చేరుతాయి:

(1) రాయబారుల వ్యాపార ప్రతినిధుల నియామకం, (2) మిత్ర రాజ్య సమితి, (3) అంతర్జాతీయ సంస్థలలో ప్రాతినిధ్యం, (4) యుద్ధం, శాంతి, (5) విదేశాలతో సంధులు, (6) విదేశ వ్యాపారం, (7) విదేశ ఋణాలు, (8) విదేశ పౌరులకు పౌరహక్కులివ్వడం, తొలగించడం, (9) పాసుపోర్టులు, (10) విదేశహక్కులు, (11) సముద్రాంతరాలలో విమాన మార్గాల్లో చేసే నేరాల శిక్షలు, (12) యూనియన్‌లో చేర్చుకోవడం, తొలగించడ, (13) ఎగుమతి దిగుమతులు వగైరాలు.

రవాణా శాఖ

"రవాణాశాఖలో ఈ క్రింది అంశాలుంటాయి. (1) విమానాలు, (2) సముద్ర మార్గాలు, (3) నౌకామార్గాలు (4) తంతితపాలా శాఖలు, (5) ఇవి ఆయా ప్రాంతాల చేతుల్లో ఉంటే తర్వాత చేసుకున్న సంధిప్రకారం నడవాలి. కాని వీనికిచెందిన నిర్మాణం యూనియనుదే. యూనియన్ టెలిఫోన్, వైర్లెస్, రేడియో మొదలైనవి.

"(6) యూనియన్ రైల్వేలు, మిగత అన్నిరైల్వేల రక్షణ, రేట్లు, స్టేషన్లు, సర్వీసులు, రైల్వేపాలన బాధ్యత (7) నౌకలు, షిప్పింగు (7) ప్రధానమైన రేవులు (9) విమానాలు, విమానాశ్రయాలు (10) లైట్ హౌసులు (11) విమాన, నౌకా ప్రయాటీకుల వ్యవహారాలు.

యూనియన్ ఆర్థికహక్కులు

"పై శాఖల పరిపాలనకు అవసరమైన డబ్బుసమకూర్చడానికి యూనియన్‌కు హక్కున్నదని బ్రిటిష్ ప్రణాళిక తెలుపుతున్నది. అందువల్ల ఆ అధికారాలను ఈ క్రింద ఇస్తున్నాము.

(1) సుంకాలు, ఎగుమతి పన్నులు (2) ఎక్సైజు పన్నులు (3) పెట్టుబడిపన్నులు (4) వ్యవసాయేతర ఆదాయప్పన్నులు (5) భూమితప్ప మిగత ఆస్తులపై పన్నులు [...] కంపెనీల పెట్టుబడిపై పన్నులు (6) మరణసుంకాలు (భూమిలతప్పపై మినహా) (7) భూమి మినహా మిగత ఆస్తులపై సుంకాలు.

"పరిశ్రమాభివృద్ధి సంస్థానాలలోను బ్రిటిష్ ఇండియాలోను అనేక విధాలుగా ఉన్నది. ఇప్పుడు కొన్నిటివిషయమై సంస్థానాలకు భారత ప్రభుత్వానికి మధ్య కొన్ని ఒడంబడికలు ఉన్నవి. కాబట్టి ఒకేరకమైన పన్నులరేటు నిర్ణయించడం కష్టం. ఒక నిర్ణీతకాలంవరకు ప్రత్యేక ఒడంబడికల ద్వారా ఈ పన్నులు ఏర్పరచాలి.

ఇతర అధికారాలు

"ఇవి కాక మిగత సహజసిద్ధంగా యూనియన్‌కు ఈ క్రింది అధికారాలుండాలి.

(1) యూనియన్ న్యాయశాఖ (2) యూనియన్‌కు అవసరమయ్యే ఆస్తులను స్వాధీనపరుచుకునే హక్కు (3) పరిశోధన (4) జనాభా లెక్కలు (5) యూనియన్ అధికారాలకు చెందిన కావన ధిక్కారణ నేరాల నివారణ (6) విచారణలు, సర్వేలు, లెక్కలు (7) యూనియన్ ఉద్యోగాలు (8) యూనియన్ కామ్రేడు తగాదాల తీర్పులు (9) విదేశ్య దాంతు (10) యూనియన్ ఆస్తి, అందుపైవచ్చే ఆదాయం వగైరాలు."

ఇవికాక బీమా, కంపెనీ బాంకు చట్టాలు, ప్లానింగు, చారిత్రకస్థలాలు, కొలతలు తూనికలు [...] యూనియన్ అధికారాల క్రిందికి రావాలని కమిటీ సిఫారసుచేసింది. మిగత కొన్ని అంశాల విషయంలో యూనియన్, రాష్ట్రాలు చేసుకున్న ఒడంబడిక ప్రకారం సమష్టిపాలన క్రింద ఉండాలని కూడ కమిటీ నివేదికలో ఉన్నది.

తమ శత్రులను తిప్పిపుచ్చుకుంటూ మార్షల్ ప్రసంగం

వాషింగ్టన్, ఏప్రిల్ 28

అమెరికా విదేశాంగమంత్రి జార్జిమార్షల్ మాస్కో సమావేశంపై ఈవేళ రేడియో ఉపన్యాసంచేశాడు. ఆ సమావేశం పూర్తిగా జయప్రదం కాకపోవడానికి బాధ్యత అంతా సోవియటుదే అంటూ, సహజ సామ్రాజ్యవాద ధోరణిలో మాట్లాడాడు.

"జర్మనీలో బలమయిన కేంద్ర ప్రభుత్వస్థాపనకై స్థాపించాలని సోవియటు పట్టుపట్టింది. అలా జరిగితే దేశం ఆర్థికంగా సర్వనాశనమవుతుంది," అని మార్షల్ వింతవాదన లేవదీశాడు.

వెనుకటి అగ్రరాజ్యాల నిర్ణయాల ప్రకారం జర్మనీలోని ప్రస్తుత ఉత్పత్తిలో

1—5—47 మేడే సందర్భంలో రాత్రి 8-30 గం॥
మాతేప (నిప రాలాజా)
ఆంధ్ర ప్రజానాట్యమండలి రాష్ట్రదళం వారిచే
"చౌచౌ" ప్రదర్శనము
1. సమ్మె భాగవతం, 2. టాటా, 3. ...కులు, 4. [...] ధ్యామ్మ, 5. కష్టజీవి స్వప్నము మొదలైనవి.
గమనిక:- ఎల్లమంద్రి వెంకటేశ్వర్లు (కమ్యూనిస్టు ఎం. [...]) గారి ఉపన్యాసం

Edited, Printed & Published by [...]

END OF ISSUE